Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 114

(Apr. 29, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 114

(Apr. 29, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486 4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 29—4—47 మంగళవారం [సంచిక 114

స్త్రీమానం కాపాడాలి

కలకత్తా, ఏప్రిల్ 27

కలకత్తా మహిళాసభ యిలా తీర్మానించింది:

"బెంగాలులో అరాచకచర్యలు మితిమీరుతున్నవి. ...ందులో స్త్రీలయెడల మరింత ఘోరంగా నేరాలు సాగు...న్నవి. ఇలాంటి నేరాలు చేసేవారిని శిక్షించాలి. ఐహి...ంగంగా ఈ నేరాలపై విచారణ జరపాలి. ఆ విచారణ ...ఘంలో మహిళాసంస్థల ప్రతినిధులుండాలి. వారి ...హాలను ప్రభుత్వం అమలు జరపాలి."

అనంతసింగుపై నిషేధాజ్ఞ

బెంగాలు ప్రభుత్వ నిరంకుశ చర్య

కలకత్తా, ఏప్రియల్ 27

చిటగాంగుజిల్లా కమ్యూనిస్టుకమిటీ కార్యదర్శి అనంతసింగును, చిటగాంగుజిల్లానుండి వెళ్ళిపోవలసిందని బెంగాలుప్రభుత్వం నిషేధాజ్ఞను జారీచేసింది.

...పరొక బ్రిటిష్ అవార్డుకోసం నిరీక్షణ

...పాకిస్తాన్ వదలనని జిన్నా

...బెంగాల్ పంజాబ్ విభజించాలని కాంగ్రెస్

...హా మిలిటరీ కేంద్రాలు చెక్కుచెదరకూడదని బ్రిటన్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27

రాజ్యాంగ నిర్మాణసభ రేపు సమావేశ...వుతున్నది. ఈ సమావేశం ఒక వారం ...లు మాత్రమే జరుగుతుంది. శుక్ర...ంతో ముగుస్తుందని కాంగ్రెసు నాయ...లు నిర్ణయించారు. ఇందుకు చాల కారణా...న్నవి. ఉపసంఘాల నివేదికలన్నీ ఆమో...పరచాలని మొదట అనుకున్నారు. కాని ...ప్పుడు సాగుతున్న సంప్రతింపులలో ...ర్ణయమేదీ జరగనందువల్ల ఒక్క వారం. ...వు శుక్రవారం వరకు. ఈ సమావేశంవరకు ...గించాలనుకున్నారు.

...జూన్ నెలల్లో అచ్చితమైన నిర్ణ...ాలు కొన్ని బయటపడగలవని అ. ప్రె. ...లేఖరి తెలుపుతున్నారు.

వైస్రాయి ఇప్పటికి కాంగ్రెస్ లీగు ...యకులతో సంప్రతింపులు ముగించారు. ...రు దృక్పథాలూ స్పష్టంగా తెలిసిపోయినవి. ...మున్షీ జిన్నా వైస్రాయి అఖరు ...మావేశంలో జిన్నా లీగు దృక్పథాన్ని ...స్పష్టంగా తెలియజరచాడని తెలుస్తున్నది. ...పాకిస్తాన్ స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడి తీరా...ి. ఏమైనా సరే ఈ రాజ్యాంగసభలో ...ల్గొనడంలేదని స్పష్టపరిచాడట.

అలాగే కాంగ్రెస్ వాదనలుకూడా స్పష్టీ...రించబడినవి: ఒకటి, బ్రిటిష్ ప్రణాళిక ...కారం సంయుక్త భారత యూనియన్ ను ...ర్పరచాలి. రెండు పంజాబును, బెంగా...ను విభజించాలి. పాకిస్తాన్ ఏర్పడినా, ...ర్పడకపోయినా సరే బెంగాలు పంజాబు ...విభజనను కాంగ్రెస్ కోరుతున్నది. అలా...తే మతస్పర్ధలు తగ్గుతాయని కాంగ్రెస్ ...యకులు భావిస్తున్నారట.

ఇంతకూ ఏనాడు బ్రిటిష్ రాయబారులు ...రతదేశంలో అడుగుపెట్టారో అనాటినుండి ...ంగ్రెస్ లీగుల మధ్యనున్న పితేవాలు ...రింత పెరిగిపోతున్నవి. బ్రిటిష్ప్రణాళికను ...ంగీకరించడంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ...ఎత్తువిరిగి నేలపాలైంది. గ్రూపింగుల ...షయమై ప్రజాతంత్ర విరుద్ధమైన ఇలా ...ర్ణయిస్తే తప్పదని బ్రిటిషు ప్రభుత్వం ...వార్డునిచ్చింది. దానికూడ కాంగ్రెస్ ...యకులు అంగీకరించారు. తిరిగి అట్లీ ...వార్డు వచ్చింది. అందులో రాష్ట్రాలకుకాని ...క కేంద్రానికికాని అధికారం అప్పగిస్తా...మన్నారు. అందులో కాంగ్రెస్ లీగుల ...పర్ధలు అతి విషమరూపం దాల్చాయి.

లీగు పంజాబులో మంత్రివర్గం సంపా...ించేందుకు ఉద్యమిస్తున్నది. సరిహద్దులో ...కి పెద్దను పెట్టించేందుకు ఆపత్రియపడు...తున్నది. మతకలహాలు రేగిపోయాయి.

కాంగ్రెస్ నాయకులు మతకలహాలను ...ాపేందుకు, జాతీయ స్వయంనిర్ణయ ...సూత్రాన్ని ప్రజాస్వామిక పద్ధతిలో అమలు ...జరిపి సంయుక్త భారత రిపబ్లిక్కును ...స్థాపించేందుకు పూనుకోలేదు. పైగా, ...మతప్రాతిపదికలతో బెంగాలు, పంజాబులను విభ...జించాలని పాకిస్తానుకు పైయెత్తువేశారు. ...విభజనను జిన్నాకూడా వ్యతిరేకించారో ...విభజనే తాము కోరసాగారు, ఎలాగో ...చీలడాలని నరేంద్రులతో పాడు రాజ...కీయకున్నారు.

బ్రిటిష్ మిలటరీ కుట్రలు

తిరిగి సంప్రతింపులు, బ్రిటిష్ అవార్డులు తప్పనిసరి అవుతున్నవి.

భారతదేశ స్వతంత్రానికి బద్ధ శత్రువైన చర్చిల్ బంటు లార్డుఇస్మే,నర్ ఎరిక్ మివిల్లీలు మరోవైపున దేశరక్షణ అనేపేర బ్రిటిష్ సైనికకేంద్రస్థానాలను ఏర్పరచడానికి కుట్రలు పన్నుతున్నారు. ఇరు పార్టీల వాదాలను సేకరించి తాము తమ యిష్టప్రకారం నిర్ణయించ జూస్తున్నారు.

లార్డు ఇస్మే లండన్ వెళతాడు

బ్రిటిష్ ప్రభుత్వానికి ఇక్కడి వ్యవహారాలన్నీ వైస్రాయి తెలిపాడు. కాని బ్రిటిష్ ప్రభుత్వంతో స్వయంగా సంప్రతించి రావడానికి వైస్రాయి లండన్ వెళతాడని కూడ కొందరు సూచిస్తున్నారు. నేడున్నపరిస్థితిలో ఆయన లండన్ వెళ్ళడం సరికాదని నాయకులు చెబుతున్నారట. అందువల్ల చర్చిల్ బంటు లార్డు ఇస్మే లండనుకు త్వరలో బయలుదేరుతున్నాడు. ఈ వారాంతంలోనే వెళ్ళవచ్చునని రూఢిగా తెలుస్తున్నది.

లార్డు ఇస్మే భారతదేశ రక్షణపేర సంప్రతింపులు సాగించాడు. పాకిస్తాన్ సర్వ స్వతంత్ర రాజ్యంగా ఏర్పడితే సైనికతంత్ర రీత్యా కొన్ని చిక్కులు వస్తాయని బ్రిటిష్ సైనికవ్యవస్థ కింతటికి చెరుపుకలుగుతుందని జిన్నాకు తెలియచేశాడట. అందుపై మిలిటరీ విషయంలో మటుకు యావద్భారత దృష్టితో ఏర్పాట్లుచేయడానికి తనకేమాత్రం ఆటంకం లేదని లీగు అధ్యక్షుడు వాగ్దానం చేశాడని కూడ అ. ప్రె. విలేఖరి తెలియచేస్తున్నాడు.

ఇందులోనే బ్రిటిష్ కుట్ర ఇమిడివున్నది. పడమటి ఆశియాదేశాలకు, ప్రాచ్యదేశాలకు, అటు సోవియటుకూ పక్కలోని బల్లెముగా భారతదేశాన్ని సామ్రాజ్యవాద సేనలకు కేంద్రంగా చేసుకోవాలని, అందుపై మిలిటరీ సంధి అనే పేర భారతదేశాన్ని బంధించాలని బ్రిటన్ చూస్తున్నది. ఇందుకయ్యే ఇస్మే సంప్రతింపులు సాగిస్తున్నాడు. ఇస్మే ఇంగ్లాండుకు వెళ్ళేటప్పటికి భారతసేనాని అచిన్లక్కుకూడ అక్కడికి వెడతాడు. వీరందరూ కలిసి బ్రిటిష్ మిలిటరీ కుతంత్రాలను వమాలోచిస్తారు.

బెంగాలు పంజాబు విభజనపై వాదోపవాదాలు

ఇప్పుడు బెంగాలు, పంజాబు విభజనల గూర్చి తీవ్రంగా వాదోపవాదాలు చెలరేగుతున్నవి. ఈరోజు సాయంత్రం బెంగాలు ప్రధాని సురావర్ది విలేఖరులసభలో స్వతంత్ర సంయుక్త బెంగాల్ ఏర్పడాలని తెలిపాడు. (ఈ ఉపన్యాసం వేరుగా ఇస్తున్నాం.) "స్వతంత్ర వంగరాష్ట్ర రాజ్యాంగ శాసనాన్ని తయారు చేసేటప్పుడు ఇతరుల జోక్యం ఉండరాదు. కాంగ్రెసో, లీగో రాజ్యాంగాన్ని పరిష్కారంచేయడం జరగదు. వర్తమాన పరిస్థితికి ప్రతిబింబంగా మాత్రమే భవిష్యత్తు ఉండదు" అన్నాడు. బెంగాలు ప్రతినిధులు తమ ఇష్టంవచ్చినట్లు సంయుక్తరాజ్యాంగం నిర్మించుకోవాలని ఈయన వాదం.

ఈ విషయాలన్నిటిమీద చర్చలు ముగిసి జూన్ లో తిరిగి రాజ్యాంగసభ సమావేశమయ్యేనాటికి కొన్ని అచ్చితమైన నిర్ణయాలు చేయబడతాయని కాంగ్రెస్ లీగు నాయకులు భావిస్తున్నారు.

భారత జాతీయోద్యమమే ప్రమాదావస్థలోవుంది

బెంగాల్ కమ్యూనిస్టు కమిటీ హెచ్చరిక

కలకత్తా, ఏప్రిల్ 27

భారత కమ్యూనిస్టుపార్టీ బెంగాల్ కమిటీ, బెంగల్ విభజనపై ఈ దిగువ విధంగా ప్రకటన చేస్తూంది:

"ఫిబ్రవరి 20 న అట్లీ చేసిన ప్రకటనలో ఒక కుట్ర వుంది. ఇండియాను ముక్కలు, చెక్కలు చేయమని కాంగ్రెసు — లీగులు పట్టుపట్టుతాయనీ, దానిని అవకాశంగా తీసుకొని స్వదేశ సంస్థానాలను, కలకత్తావంటి కీలక స్థానాలను తమ చేతులలో పెట్టుకొని, మిగిలిన భాగాలను ఇచ్చివేసి వీలుగా స్వాతంత్ర్యం ఇచ్చివేసినట్లుగానే వ్యవహరించవచ్చుననీ వారి అభిప్రాయం.

"హిందూ విజ్ఞానరక్షణ పేరుతో బెంగాలును విభజించాలంటున్నారు. దానివలన దేశంలో ఏకీభావం అసంభవం. మతం పేరుతో దేశ విభజన చేయాలనే వాంఛను ముస్లిములలో బలపరచడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మతకలహాలు తీవ్రం అవుతాయి.

"పాకిస్తాన్, బెంగాల్ విభజన ఆందోళనల వలన నడుము నలిగిపోయి, జాతీయోద్యమం ప్రమాదావస్థలో వుంది. జాతీయతకు విరుద్ధములయిన విచ్ఛిన్నకర ధోరణులు నేడు ...తున్నాయి. అటువంటి ధోరణులకు ప్రతిఘటిస్తూ ఐక్య పోరాటం అవసరం. శరత్బోస్ నాయకత్వాన పాకిస్తాన్, విభజన సూత్రాలకువిరుద్ధంగా ఏర్పడినకమిటీనిగ్రహించాలి." (సురావర్ది ప్రకటన 4 వ పేజీలో)

మరికొన్ని దేశాల్లో జోక్యానికి అమెరికా సన్నాహాలు

వాషింగ్టన్, ఏప్రిల్ 28

అమెరికా విదేశాంగమంత్రి జార్జిమార్షల్ మొన్న ఇక్కడికి చేరుకున్నాడు. గతరాత్రి అధ్యక్షుడు ట్రూమన్ డెమాక్రటిక్, రిపబ్లికన్ పార్టీ నాయకుల రహస్య సమావేశం జరిపాడు. మాస్కోలో జరిగిన విదేశాంగ మంత్రుల సమావేశాన్ని గురించి మార్షల్ రిపోర్టు ఇచ్చాడు.

గ్రీసు, టర్కీలకు లాగానే కొరియా, ఇరాక్, ఇరాన్, ఇండియా మొదలైన దేశాలకు కూడా ఆర్థిక, తదితర సహాయం చేయడం గురించి కూడా ఈ రహస్య సమావేశములో చర్చించారని అనుకొంటున్నారు. దీనికోసం మొదటి వాయిదాకింద 600 కోట్ల డాలర్లు ప్రత్యేకించాలని అనుకొంటున్నారట.

దేశమేకాదు, రాష్ట్రాలుకూడ విభజన కావడం సంభవం

రాజేంద్రప్రసాద్ ప్రకటన

రాజ్యాంగసభ ప్రారంభమయింది

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28

రాజ్యాంగ నిర్మాణసభ ఉదయం సమావేశమయింది. అందులో ఉపన్యసిస్తూ అధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్ ఇలా అన్నాడు. "భారతదేశ విభజనకేకాక, కొన్ని రాష్ట్రాల విభజనకుకూడ సభ్యులు సిద్ధపడి ఉండాలి. అలాంటి విభజనమీద ఆధారపడి మీరు చట్టాన్ని నిర్మించవలసి రావచ్చును."

సభకు ఎనిమిది సంస్థానాలనుండి ప్రతినిధులువచ్చారు. వారు సభ్యత్వస్థానాలు స్వీకరించారు. రాజేంద్రప్రసాదు సంగ్రహంగా రాజ్యాంగసభ కార్యక్రమాన్ని వివరించి దేశం మీది విశ్వాసంతో, వచ్చే ఆటంకాలనుబట్టి దృష్టినిమార్చకుండా పని సాగించాలన్నాడు. ముస్లిము సభ్యులు మరణానికి విషాదాన్ని వెలిబుచ్చారు.

సంస్థానప్రతినిధుల ఆహ్వానిస్తూ త్వరలో మిగత సంస్థానాల ప్రతినిధులు కూడ రాగలరని ఆశించారు. ఈ మహత్తర కార్యంలో అందరూ చేరవలెనని కోరారు.

"బ్రిటన్ 1948 జూన్ నాటికి భారతీయులకు అధికారాన్ని అప్పగిస్తానని ప్రకటించింది. ఇందువల్ల మనం మరింత త్వరగా పనిచేయవలసిన అగత్యం ఏర్పడింది. ఈలోగానే అందుకు తగిన కార్యక్రమాన్ని అవలంబిస్తానని బ్రిటన్ వాగ్దానం చేసింది. మనమీలోగా చట్టాన్నినిర్మించాలి మనకెన్నో ఆటంకాలు రావచ్చు. కాని దృఢసంకల్పంతో పనిచేస్తే వానిని దాటగలం.

ఉపసంఘాల పని

"మనం కొన్ని ఉపసంఘాలను నియమించాలి. వారు తమ నివేదికలను మన ముందుంచుతారు. వానిమీద ఆధారపడి చట్టం తయారు చెయ్యాలి. వచ్చే సమావేశానికి చట్టంలోని ప్రధాన సూత్రాలను ఉపసంఘాలు తయారు చెయ్యాలి. ఆఖరున సెప్టెంబరులో సమావేశమై అక్టోబరులో చట్ట నిర్మాణం ముగియాలి.

దేశ విభజన జరగవచ్చు

"మనం నిర్మించవలసిన చట్టం సమగ్ర భారతదేశానికే కాని, లేక అందులో కొన్ని భాగాలకే అమలు జరిగినా ఆ ప్రాంతంలో నివసించేవారందరికీ సంతృప్తికరంగా ఉండాలి.

"మనం బ్రిటిష్ ప్రణాళికను అంగీకరించాము. అందులో దేశంలోని వివిధ రాష్ట్రాల, సంస్థానాల యూనియన్ ఏర్పరచాలని సూచించింది. కాని అందులో కొన్ని భాగాలు చేరకపోవచ్చుననికూడా అందులో ఉంది. ఇలాగే జరిగితే మనం దేశంలోని ఒక భాగానికే చట్టం తయారుచెయ్యాలి.

రాష్ట్ర విభజన తప్పదు

"అలాంటప్పుడు మనం ఈ సూత్రాన్ని అందరికీ అమలు జరిపేటట్లు చేయాలని పట్టుబట్టాలి. ఇష్టపడనివారికి చట్టం అమలు జరిపరాదు. ఇందుతో దేశవిభజనేగాక కొన్ని రాష్ట్రాల విభజనకూడ తప్పనిసరికావచ్చు. ఇందుకు మనం సిద్ధంగా వుండాలి.

"మనం కర్తవ్య భారానికి జంకరాదు. వచ్చే పరిస్థితులతో మన పనిని మానరాదు. ఆత్మవిశ్వాసంతో, దేశంమీద విశ్వాసంతో మనం కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.

రాజ్యాంగ నిర్మాణం అక్టోబరులో ముగింపు

ఈసారి సమావేశం అయిదు రోజులే

న్యూఢిల్లీ ఏప్రిల్ 27

నేడు రాజ్యాంగసభ కార్యక్రమ నిర్ణయ కమిటీ తన నివేదికను పూర్తిచేసింది. అక్టోబరు 31 తేదీలోగా రాజ్యాంగచట్టం తయారు కావాలని వీరు సూచించారు. ఈ నివేదికను రాజ్యాంగ సభలో బుధవారమో, గురువారమో చర్చిస్తారు.

ఈ కమిటీ చాల సిఫారసులను చేసింది. ముఖ్యంగా యూనియన్ రాజ్యాంగ ఉపసంఘం, రాష్ట్ర రాజ్యాంగ ఉపసంఘం అని రెండింటిని ఏర్పరచాలని సూచించింది. రెండు ఉపసంఘాలు చిత్తు రాజ్యాంగచట్టాలను తయారు చేయాలి. ఈ రెండు చట్టాల నివేదికలూ, మైనారిటీ కమిటీ, కొండజాతి ప్రాంతాల కమిటీ, యూనియన్ న్యాయస్థాన నిర్మాణ కమిటీల నివేదికల సన్నిటినీ కలిపి జూన్ ఆఖరులోనో లేక, జులై ప్రారంభంలోనో జరిగే రాజ్యాంగసభ సమావేశం ప్రవేశపెడతారు.

అప్పటికి సంస్థానాలనుండి ప్రతినిధులు కూడ రావచ్చును. ఆ సమావేశంలోనే ఈ నివేదికల ప్రాతిపదికమీద 4 వారాల్లో రాజ్యాంగచట్ట నిర్మాణం పూర్తి చేయాలని కూడ కార్యక్రమ కమిటీ సూచించింది.

తర్వాత ఆ రాజ్యాంగచట్టం చిత్తుప్రతిని రెండునెలలు వ్యవధిచ్చి వివిధ రాష్ట్రాలకు, సంస్థానాలకు అభిప్రాయాల నిమిత్తం పంపుతారు. తర్వాత సెప్టెంబరులోనో, అక్టోబరులోనో ఆఖరు సమావేశం జరుగుతుంది. అందులో రాజ్యాంగచట్టం సమగ్ర స్వరూపంతో తయారుచేస్తారు. ఈ కార్యక్రమ విధానాన్ని కార్యక్రమ కమిటీ తయారుచేసిన నివేదికలో వివరించారు.

ఈ నివేదికతోపాటు మరొక అనుబంధాన్ని తయారుచేసి ల్యాండులో ప్రవేశపెడతారట. ఎందుకంటే ఈలోగా జరిగే సంప్రతింపుల ద్వారా కొన్నిమార్పులు అవసరం కావచ్చునని ఈ కమిటీ భావిస్తున్నది.

న్యాయస్థాన నిర్ణయం

యూనియన్ ఉన్నత న్యాయస్థాన నిర్మాణము (సుప్రీం-కోర్టు)ను గూర్చి నివేదికను తయారుచేసేందుకు ఈ క్రింది కమిటీని నియమించారు. సర్ యస్. వరదాచారియారు, బి. యల్. మిత్ర, కె. యమ్. మున్షీ, సర్ అల్లాడి కృష్ణస్వామి, బి.యన్. రావుగార్లు కమిటీ సభ్యులు. (మిగతా 4 వ పేజీలో)

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

Microfilmed from photocopy

గాజుల్లంక హత్యలకు బాధ్యులను శిక్షించండి

కుటుంబాలకు నష్టపరిహారం యివ్వండి

ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సభల్లో తీర్మానాలు

ప్రజా నాయకుల హెచ్చరికలు

ఇది ఎస్టేట్ రైతాంగాని కంతకూ సవాల్

దివితాలూకా రైతుసంఘ కార్యదర్శి ప్రకటన

దివితాలూకా రైతుసంఘ కార్యదర్శి కొల్లి వీరాచామయ్యగారిలా ప్రకటించుచున్నారు:

గాజుల్లంక రైతుల పోరాటం చాలకాలం నుండి సాగుతోంది. ...

చల్లపల్లి జమీందారుకు వ్యతిరేకంగా గాజుల్లంక స్త్రీ పురుషులు కి మా సాలమంది పోరాడుతున్నారు. ...

కొల్లి సుబ్బారావుగారి అధ్యక్షతను సమావే శమై ఈ దిగువ తీర్మానాలు అంగీకరించారు.

గాజుల్లంక కాల్పులపై ప్రభుత్వం వెంటనే అనధికార విచారణసంఘాన్ని వేసి కాల్పులకు కారకులైన ఉద్యోగులను శిక్షించాలనీ చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారాన్ని వ్వాలని వెంటనే జమీందారీ విధానాన్ని ఎత్తి నష్టపరిహారమూ లేకుండా రద్దుచేయాలనీ తీర్మానించి ప్రభుత్వానికి పంపించారు.

గ్రామ గ్రామాన సభలు

రైతులకు సాయం చేయాలనుకుంటే పోలీసుల శిక్షించాలి

గన్నవరంతాలూకా రైతుసంఘ కార్యదర్శిగారి ప్రకటన

ఎన్నికల ప్రణాళిక జ్ఞప్తికి తెచ్చుకోవాలి

కాంగ్రెస్ మంత్రివర్గానికి కొత్తపేటతాలూకా రైతు నాయకుల విజ్ఞప్తి

వీరనారి వియ్యమ్మ కుటుంబానికి సాయపడండి

దివితాలూకా మహిళాసంఘ కార్యదర్శిని విజ్ఞప్తి

వెల్లటూరు మహిళాసభలో ఖండన

కాంగ్రెస్ ప్రభుత్వానికిది తలవొంపు

బందరుతాలూకా మహిళాసంఘ ఖండన

పోలీసులపై తగు చర్య తీసుకోవాలి

వీరులపాడు గ్రామ మహిళాసంఘ విరసన

ఇది మంత్రివర్గానికి కళంకం

పెంపాడు, ముక్కపాడు మహిళాసంఘాల ఖండన

గాజుల్లంక రైతులకు సానుభూతిగా ఊరేగింపులు సభలు

డిటెన్యూలను విడుదల చెయ్యాలి

కైకలూరు తాలూకా కూలీ మహాసభ

కృష్ణాజిల్లా చేనేత పారిశ్రామిక మహాసభ

మే 5-6, కప్పలద్దొడ్డిలో

చేనేత కాంగ్రెసు నాయకుని అధికార దుర్వినియోగం

సొసైటీ ఉద్యోగుల జీతాలు పెంచరాదట

రాజమండ్రి, ఏప్రిల్ 22

తూర్పుగోదావరి జిల్లా చేనేత పారిశ్రామిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు యిలా ప్రకటిస్తున్నారు:

శ్రీ ఇనుమర్తి వీరభద్రరావుగారు, తూర్పుగోదావరిజిల్లా చేనేత కాంగ్రెసు పేరున 26-2-47 న చేనేత సహకార సంఘ అధ్యక్షులందరికీ, ఒక సర్క్యులరు ...

గాజుల్లంక రంగంలోకి గొట్టిపాటి బ్రహ్మయ్య అవతరణం

కులతత్వాలను రెచ్చగొట్టడంద్వారా రైతుల ఐక్యత భగ్నంచేయడానికి కుట్రలు

చల్లపల్లి, ఏప్రిల్ 28

గాజుల్లంక కాల్పుల తర్వాత ప్రజాభిప్రాయం ఒక్కుమ్మడిగా లంక రైతుల పోరాటానికి అనుకూలంగా మారింది. ...

ఇప్పుడు ఉపేక్షచేస్తే ఇక కాంగ్రెస్ వాదిగా తాను మనగలగడం అసాధ్యమవుతుందని గొట్టిపాటి బ్రహ్మయ్యగారు గ్రహించారు. ...

ఏలూరు తాలూకాలో పోలీసుల హంగామా

నాయుడుగూడెం, ఏప్రిల్ 22

పాత పెదపాడులో ఆళ్ళ వీరభద్రయ్య అనే పెత్తందారు గ్రామ ఆదాయానికి లెక్కలు చెప్పకుండా అపహరిస్తున్నారు. గ్రామ రైతుసంఘం లెక్క చెప్పమని నిగ్గదీసింది. ఆ తర్వాత సర్కిల్ ఇన్‌స్పెక్టరుతో మంతనంచేసి ఒక కుట్ర పన్నారు. ... పాత పెదపాడు, రాజపేట, నాయుడుగూడెం గ్రామాలలో పురుషులు లేకుండానే యిండ్లలో జొరబడి సోదాలు చేయడం ...

శిస్తు వసూళ్లలో మునసబు మోసం

స్వాతంత్ర్యయోధులను విడిపించుకొనండి

అంబికాచక్రవర్తి ఉపన్యాసం

చీపురుపల్లి ప్రాంతాల్లో నూలు సప్లయిలేదు

చేనేతబట్టకు రేషనింగు పెట్టాలి

తూర్పుగోదావరిజిల్లా రైతుమహాసభ

సారవంతమైన మాగాణ ప్రాంతంలో పేదలకు తిండిగింజల కరువు

గుంటూరు జిల్లా ఆహార పరిస్థితి

దుగ్గిరాల, ఏప్రిల్ 22

తెనాలితాలూకా దుగ్గిరాల చుట్టూ సారవంతమైన మాగాణివున్నా దుగ్గిరాల రేషన్ డిపోలో బియ్యం సరిగా దొరకడంలేదు. దుగ్గిరాల రేషన్ డిపోలకు వారానికి 97 బస్తాల బియ్యం యివ్వాలి. కాని రెండు వారాల నుండి 47 బస్తాలు మాత్రం ...

వినుకొండ తాలూకా పల్లెటూళ్లలోని రేషన్ షాపుల్లో బియ్యం, యితర ధాన్యం లేక వెలవెలబోతున్నాయి. ...

తాడికొండ ఫిర్కాలో ప్రజల దుస్థితి

అచ్చమ్మపేటలో ధాన్యంకొరత

ఫిర్కా ఆఫీసరు అక్రమాలు

వినుకొండ తాలూకా కరువు పరిస్థితి

రైతులపై బెదరింపులు

చేనేత పారిశ్రామికుల యిబ్బందులు

జర్మనీకి మద్దతు ఫ్రాన్సుకు ద్రోహం

బ్రిటన్ – అమెరికాల వైఖరిపై ఫ్రెంచి ప్రతినిధి ఖండన

జెనీవా, ఏప్రిల్ 28

"దెబ్బతిన్నవారిపై శత్రువుని, శాంతకు అదనిస్తున్నారు. ఫ్రాన్సు అవసరాలను నిర్లక్ష్యంచేసి, జర్మన్ పరిశ్రమలను అభివృద్ధిచేయాలని కొన్ని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఇది తగదు. నాజీ వ్యతిరేక యుద్ధంలో అపార త్యాగాలు చేసిన ఫ్రాన్సును ఈవిధంగా చూడడం ఘోరం. దీనిని సాగనివ్వం," అని ఈరోజు యిక్కడ జరిగిన "అంతర్జాతీయ లేబర్ ఆఫీసు బొగ్గు ఉపసంఘ" సమావేశంలో ఫ్రెంచి బొగ్గు కార్మికుల ప్రతినిధి హెన్రీ మార్టెల్ ఉద్వేగంతో ఉపన్యసించాడు. ఫ్రాన్సు పునర్నిర్మాణానికి రూర్ బొగ్గు సప్లయి అత్యవసరమన్నారు.

"ఫ్రెంచి బొగ్గు కార్మికులు అధికోత్పత్తి కోసం వారానికి 60 గంటలు పనిచేస్తున్నారు. సెలవులు మానుకున్నారు. 1944 తో పోల్చితే బొగ్గు ఉత్పత్తి ఎంతో పెరిగింది. కాని, హేమంత కష్టపడి ఉత్పత్తి పెంచు తున్నకొద్దీ, రూర్ బొగ్గును చేతిలో పెట్టుకున్న బ్రిటన్ మరింత బిర్రబిగుస్తూంది.

"మాస్కోలో ఫ్రెంచి విదేశాంగమంత్రి బ్రిటన్, అమెరికాలతో చేసుకున్న బొగ్గు ఒడంబడిక ఫ్రాన్సు అవసరాలను తీర్చ లేదు," అని అతనన్నారు.

పోలెండులో అధికోత్పత్తి

పోలెండు ప్రతినిధి హెన్రీ ఆల్ట్‌మాన్ మాట్లాడుతూ, పోలెండులో ప్రజాప్రభుత్వ కృషి ఫలితంగా బొగ్గు ఉత్పత్తి ఎలా పెరుగుతుందో వివరించాడు. దీనివల్ల 1946 లో ఒకకోటి 80 లక్షల టన్నుల బొగ్గు ఎగుమతి చేయగలిగారు. వచ్చే సంవత్సరం 3½ కోట్ల టన్నుల ఎగుమతికి ప్లాను వేశారు. ఇది నష్టపడిన యూరప్ దేశాల పునర్నిర్మాణానికి తోడ్పడగలదన్నారు.

"కాని, పోలెండుకు చెందిన సైలీషియా బొగ్గు గనులను పోలెండు నుండి లాక్కొని జర్మనీకిచ్చివేయటానికి బ్రిటన్, అమెరికాలు ప్రయత్నిస్తున్నాయి. ఇది పోలెండు కృషికీ, తూర్పు యూరప్ దేశాల పునర్నిర్మాణానికీ దెబ్బతీయగలదు," అని హెచ్చరించాడు.

అమెరికా చేతిక్రింద నాజీ ప్రచారకోద్యోగి

తొలగించక తప్పిందికాదు

ఫ్రాంక్‌ఫర్టు, ఏప్రిల్ 27

బెర్లిన్‌లో, అమెరికా ఆక్రమిత ప్రాంతంలోని రేడియో కేంద్రంలో సమాచారశాఖ నాయకుడుగా హాన్సు జోర్గెన్ కెర్బిన్ అనే అతన్ని అమెరికావారు చాలాకాలం క్రిందట నియమించారు.

అతను 1933 నుండి నాజీపార్టీ సభ్యుడని ఇప్పుడే బయటపడిందంటూ అమెరికా అధికారులు అతన్ని తొలగించారు.

అతను నాజీ అని ఇప్పుడే బయటపడిందన్న మాటని ఎవ్వరూ నమ్మలేదు. అవిషయాన్ని దాచిపెట్టడం ఇక సాధ్యం కాకనే అతన్ని తొలగించవలసివచ్చిందనడానికి సందేహం లేదు. ప్రచారక శాఖలో ప్రముఖస్థానం ఒక నాజీకి అప్పగిస్తే కలిగే ఫలితాలను వేరే చెప్పనక్కరలేదు. ఇటువంటివాటిని గుర్తించే జర్మనీ విషయంలో నాజీ నిర్మూలన కార్యక్రమానికి ప్రధాన స్థానం ఇవ్వాలని సోవియటు అంతగా పట్టుబడుతూంది. బ్రిటన్, అమెరికాలు ఆ విషయంలో అంత ఉత్సాహాన్ని చూపడంలేదు.

అమెరికాకు వేయి మంది జర్మన్ నిపుణులు

జెప్లిన్ విమాన నిర్మాతకూడా

బ్రిటన్, అమెరికా అధీనమండలాల్లోని జర్మన్ శాస్త్రజ్ఞులు, ఇతర నిపుణుల్లో వేయి మందినిపైగా అమెరికాకు పంపారు. అక్కడ వీరు అమెరికా ప్రభుత్వంకోసం శాస్త్రపరిశోధన సాగిస్తారట.

జెప్లిన్ విమాన పరిశ్రమ నాయకుడైన కార్లు వెల్మెగ్ ఎక్నెర్ వీరిలో ఒకడు.

పారిశ్రామికాభివృద్ధి లేనిది స్వాతంత్ర్యం దక్కదు

యుగోస్లావియాలో పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెడుతూ మార్షల్ టిటో

బెల్‌గ్రేడ్, ఏప్రిల్ 27

యుగోస్లావియా పునర్నిర్మాణానికిమార్షల్ టిటో ప్రభుత్వం పంచవర్ష ప్రణాళికను నిర్ణయించింది. దీనిని కొనసాగించడానికి 16కోట్ల పౌనులు ఖర్చవుతుంది. దేశం పారిశ్రామికంగా బాగా అభివృద్ధిచెంది, ఆర్థికంగా స్వయంపోషకం కావాలన్న దృష్టితో ఈ ప్రణాళికను తయారుచేశారు.

ఈ ప్రణాళికను చర్చించడానికి నిన్న రెండు శాసనసభల సంయుక్త సమావేశం జరిగింది. ప్రధాని మార్షల్ టిటో చర్చను ప్రారంభిస్తూ ఇలా అన్నారు:

"ఈ ప్రణాళికను జయప్రదంగా కొనసాగిస్తేనేగాని యుగోస్లావియా ఆర్థిక స్వాతంత్ర్యాన్ని అనుభవించదు. పెట్టుబడిదారీదేశాలమండి అప్పులపై ఆధారపడి మనం కాలం గడపలేము.

"ఈ ప్రణాళికను భగ్నంచేయాలనుకుంటున్న అభివృద్ధినిరోధకులు కొందరున్నారు. గ్రీసు, టర్కీల్లో జరుగుతున్నట్లుగానే, యుగోస్లావియాలో కూడా అమెరికా, ఆర్థిక సహాయం అనే నెపంతో జోక్యం కలిగించుకోవాలని వారు ఆశిస్తున్నారు. ఆ ఆశలన్నీ అడియాసలయి తీరుతాయని ఖచ్చితంగా చెబుతున్నాము" అని టిటో అన్నారు.

పంచవర్ష ప్రణాళికను వివరిస్తూ ఇలా అన్నారు:

"వెనుకటి యుగోస్లావియా విదేశీ పెట్టుబడిదారుల చేతిక్రింద ఒక వలసదేశంగా ఉండేది. శాంతి సౌఖ్యాలు కలిగి, స్వతంత్రంగా మనదేశం ఉండాలంటే దీనిని పునర్నిర్మించాలి. ప్రధానమైన పరిశ్రమలను మన దేశంలో నిర్మించుకుంటేనేగాని ఇది సాధ్యంకాదు. ఆర్థికంగా విదేశాలపై ఆధారపడవలసి వస్తుంది చివరికది రాజకీయ స్వాతంత్ర్యానికి దారితీస్తుంది. ఈ దుస్థితి మనకు కలగకుండా కాపాడుకోవాలంటే ప్రధాన పరిశ్రమల నిర్మాణానికి వెంటనే పూనుకోవాలి."

విద్యుచ్ఛక్తి సౌకర్యాలను విరివిగా స్థాపించడమూ, పరిశ్రమల నిర్మాణమూ, ప్లాను ప్రకారం వ్యవసాయం సాగించడమూ ఈ ప్రణాళికలో కొన్ని అంశాలు.

"పెట్టుబడిదారీ సమాజంలో తప్పక సరిగా తటస్థించే సంక్షోభాలు లేకుండా ఈ ప్రణాళిక మన దేశాన్ని కాపాడుతుంది. నిరుద్యోగ బాధ లేకుండా చేస్తుంది. జీవితస్థాయిని పెంపొందిస్తుంది. సత్వర సైన్టిఫిక అభివృద్ధి చేకూర్చుతుంది" అని టిటో అన్నారు.

ఒక్క యుగోస్లావియాయే కాదు. జెకోస్లోవేకియా, బల్గేరియా, రుమేనియా, అల్బేనియా, పోలెండు మొదలయిన నూతన ప్రజాతంత్రదేశాలన్నీ ఇటువంటి ప్రణాళికలు వేసుకొని, సర్వతోముఖాభివృద్ధి పొందుతున్నాయి. ఇటువంటి అభివృద్ధిని చేకూర్చుతున్న ప్రజాప్రభుత్వాలనే ట్రూమన్, కమ్యూనిస్టు నియంతృత్వాలనీ, ప్రజలకు యిష్టం లేకుండా బలవంతంగా రుద్దబడినవనీ ఆరోపిస్తున్నాడు.

ట్రూమన్ విధానంపై టిటో విమర్శ

అమెరికా రేడియో వ్యాఖ్యాత జోహన్సు స్టీల్ మొన్న మార్షల్ టిటోను ఇంటర్వ్యూ చేశాడు. అమెరికా ప్రస్తుత విదేశాంగ విధానాన్ని విమర్శిస్తూ టిటో, అతనితో ఇలా అన్నాడు:

"కమ్యూనిజం పై ధర్మయుద్ధమంటూ దిండుబు ట్రోక్కడం కొత్త విషయంకాదు. హిట్లరు అక్ష రాజ్యాలు, తమ దురాక్రమణ దుర్మార్గాన్ని కప్పిపుచ్చుకోడానికి, ఈ కమ్యూనిస్టు వ్యతిరేక ముసుగునే ఉపయోగించారు. ఈనాడుకూడా, సామ్రాజ్య విస్తరణవాదులు, తమ కుతంత్రాలను కప్పిపుచ్చుకోడానికే ఈ నినాదాన్ని ఉపయోగిస్తున్నారు."

మార్షల్ టిటో

తూర్పు యూరప్ ప్రజారాజ్యాలు మునుపటికన్నా దృఢతరమైనవనీ, మిత్రావాన్ని, ఐక్యతను నిర్మించుకొని, ట్రూమన్ విధానానికి జవాబు చెప్పగలవని టిటో అన్నారు.

ఒక్క మిత్రరాజ్యసమితే పాలస్తీనా సమస్యను పరిష్కరించగలదు

'న్యూటైమ్సు' వ్యాఖ్య

మాస్కో, ఏప్రిల్ 28

పాలస్తీనా సమస్యను చర్చించడానికి మిత్రరాజ్యసమితి ప్రత్యేక సమావేశం ఈ వేళ ప్రారంభమవుతుంది. ఈ మహాసభ జరగడం చాల మంచిదంటూ సుప్రసిద్ధ సోవియటు వారపత్రిక 'న్యూ టైమ్సు' నిన్న ఇలా రాసింది:

"పాలస్తీనా సమస్యను పరిష్కరించగలది ఒక్క మిత్రరాజ్యసమితే. బ్రిటిష్ వలన పాలనవల్ల లాభం లేదు. అది అప్రతిష్ఠ పాలయింది.

"శాంతి భద్రతలను నెలకొల్పుతామంటూ బ్రిటిష్ ప్రభుత్వం, ఆధునిక ఆయుధాలతో పెద్దపెద్ద సేనలనక్కడ నిలిపింది. బలమయిన పోలీసు దళాలను, ఎన్నో డిటెక్టివు శాఖలనూ నెలకొల్పింది. ఇంతచేసినా, శాంతి భద్రతలను మాత్రం కాపాడలేకపోయింది.

"పోలీసు నిర్బంధపాలనా, ఉరితీతలూ—ఇవన్నీ కూడా అక్కడి బ్రిటిష్ వ్యతిరేక పోరాటాన్ని అణచలేకుంటున్నాయి. బాంబులు ప్రేలడం, వీధుల్లో తుపాకికాల్పులు, అగ్నిప్రమాదాలు, లక్షలకొలది నష్టం, పోలీసు సోదాలు, అరెస్టులు నిత్యనైవేద్యాలయిపోయాయి. దీనితో బ్రిటిష్ మాండేటరీపాలన పరువు మర్యాదలను పూర్తిగా కోల్పోయింది. బ్రిటిష్ అధికారులే ఈ విషయాన్ని కాదనలేకుంటున్నారు," అని 'న్యూటైమ్సు' రాసింది.

రాజ్యాంగ నిర్మాణం

(1 వ పేజీ తరువాయి)

ఈరోజు సాయంత్రం రాజ్యాంగసభ కాంగ్రెస్‌పార్టీ సమావేశమయింది. కృపలానీ అధ్యక్షత వహించారు. పండిత నెహ్రూ సమావేశకార్యక్రమంవివరించి, శుక్రవారంతో సభ ముగుస్తుందన్నారు. తర్వాత ఆగష్టు నెలలో తిరిగి సమావేశమవుతుందన్నారు.

రాష్ట్రీయ ఉత్తరాష్ట్ర నిర్మాణం గూర్చి డాక్టర్ పట్టాభిగారు చర్చించాలనికోరారు. కాని ఈ సమస్యను రాష్ట్ర రాజ్యాంగ కమిటీ అప్పగించాలని మరొకసారి సూచన చేశారు.

సమావేశ కార్యక్రమం

ఈసారి సమావేశకార్యక్రమం ఇలావుంది.

నరేంద్ర మండలితో చేస్తున్న రాయబారం గూర్చి నెహ్రూ ప్రవేశపెడతారు. దానిమీద చర్చ జరుగుతుంది. తర్వాత సభా కార్యక్రమ నిర్ణయ కమిటీ నివేదికను ప్రవేశపెడతారు. దానిపై చర్చ జరుగుతుంది. గోపాలస్వామి అయ్యంగారు యూనియన్ అధికారాల కమిటీ నివేదికను ప్రవేశపెడతారు. కాని దీనిపైచర్చ ఈ సమావేశంలో జరగదు. సంస్థాన ప్రతినిధులు రావలసి వుండడంవల్లనే ఈ చర్చను వాయిదా వేశారట.

సలహా కమిటీ నివేదిక తయారుకాలేదు. అందుకు వ్యవధిని కోరుతారు. మైనారిటీల కమిటీ పది వారాల వ్యవధి కోరుతుంది. ప్రధాన హక్కుల కమిటీ ఆరు వారాల వ్యవధి కోరింది.

సర్దార్ పటేల్ ఈ విషయంలో రాజ్యాంగసభ అధ్యక్షునికి ఒక ఉత్తరం వ్రాశారు. త్వరలో నివేదికలు ముగించలేనందుకు విచారము వెలిబుచ్చారు. వ్యవధి యివ్వమని సభను కోరుతూ ఒక తీర్మానం తెస్తారు.

విభక్త భారతదేశంలో సంయుక్త బెంగాల్ కావాలి

పత్రికా ప్రతినిధుల సభలో సురావర్ది

న్యూఢిల్లీ, ఏప్రియల్ 27

నేటి సాయంకాలం బెంగాలు ప్రధాని సురావర్ది పత్రికా ప్రతినిధుల సభలో మాట్లాడారు. సభ ప్రారంభంలో ఆయన విలేఖరుల ప్రశ్నలకు సమాధానాలిస్తూ ఇల్లా చెప్పారు:

"భవిష్యత్తులో కూడా పరిస్థితులిల్లాగే వుంటాయని అనుకోకండి. విభజన సమస్యను ప్రజల అభిప్రాయానికి వోటుకు పెట్టడం చాలా ప్రమాదకరం. ఆత్మహత్య చేసుకోవడమే. స్వతంత్ర ఐక్య బెంగాలు పాకిస్తాన్‌లో చేరకుండా అనే విషయం చెప్పలేను. సమిష్టి నియోజకవర్గాలద్వారా భావిరాజ్యాంగ నిర్మాణానికి ప్రతినిధులను ఎన్నుకోవడం సంగతికూడా చెప్పలేను. స్వతంత్ర బెంగాలు ఏవిధంగా పనిచేస్తుందో, రాజ్యాంగాన్ని ఎలా తయారు చేసుకుంటుందో చెప్పడం నాపనికాదు. ఆ వ్యవహారాలు బెంగాలువి. ఇవన్నీ నాస్వంత అభిప్రాయాలు.

"భారతదేశం విభజింపబడాలనీ, బెంగాల్ అవిభాజ్యంగా స్వతంత్రంగా వుండాలనీ, నా యభిప్రాయం. ఇతర రాష్ట్రాలు ఏమంటాయనే సమస్య నాకక్కరలేదు. ఫెడరేషన్ అనేది నెత్తిన రుద్దబడరాదు. రాష్ట్రాలు సర్వస్వతంత్రంగా ఉండాలి. తమ భావిని అవే నిర్ణయించుకోవాలి. అప్పుడే నిజమైన ఫెడరేషను ఏర్పడుతుంది. ప్రతిరాష్ట్రమూ తన అధికారాలలో కొన్ని ఫెడరేషనుకు ఇస్తుంది. అంతేగాని ఎవరో శక్తివంతులు ఫెడరేషను ఏర్పరచాలందు. కాని ఈ చర్చ ఎన్నో అసంభవ విషయాలమీద ఆధారపడి నడుస్తూంది. బెంగాల్ రాష్ట్రం ఇరుగు పొరుగు వారితో సహకరించవలసి వస్తుంది. విభజన తప్పక పోయినా తూర్పు బెంగాల్, అస్సాంనుండి వచ్చే భాగము కలిసి స్వతంత్రంగా నిలబడగలవు. కాని అందుకే ప్రజలు కొంచెం కష్టపడవలసి వుంటుంది."

బెంగాలు విభజనకూడదు

తర్వాత పత్రికలకు ఒక ప్రకటన చేస్తూ సురావర్ది ఇలా చెప్పాడు:

"బెంగాల్ విభజనకై జరుగుతున్న ఆందోళన బెంగాల్ అభివృద్ధిని కోరుతూన్నవారికి బాధాకరంగా వుంది. ఇంత జనాభావున్నా, చదువు సంపదలున్నా బెంగాల్ మంత్రివర్గంలో తగుపాటి స్థానాలులేక పోయామే అనే నిరాశ, నిస్పృహతో కొందరు హిందువులు దీనిని ప్రారంభించారు. భారతదేశంతో కలిసి వుండడంలో వచ్చిన కొన్ని అసందర్భాలవలన ఈనాటి పరిస్థితులు ఏర్పడ్డాయనీ, స్వతంత్ర బెంగాల్‌లో పరిస్థితులు మారుతాయని వారు అర్థం చేసుకొనక పోవడమే దానికి కారణం. అవాదు బెంగాల్ ప్రజ ఒకరిపై నొకరు విశ్వాసం ఉంచక ఎక్కడికి పోలేరు. అవాడుకూడా ఒకే పార్టీకి చెందిన, ఒకే మతానికి చెందిన వారితో బెంగాలులో మంత్రివర్గం ఏర్పరుచుకొనడం అర్థంలేని విషయం.

"జనాభా ఎక్కువవున్నట్టి, మంత్రివర్గంలో ముస్లిములకు కొంచెం ఎక్కువ స్థానాలున్నా హిందువులు గందరగోళం చేయనక్కరలేదు. బెంగాల్‌లో హిందువులను ముస్లిములు ఇబ్బందులుపెట్టగలుగుతారన్నది అబద్ధం. వాళ్ళకున్న శక్తి ఏ ప్రభుత్వాన్ని అన్యాయంగా ప్రవర్తించినా స్తంభింప చేయగలదు. ఉద్యోగాలలో ప్రముఖ స్థానాలన్నీ వారివి. సైకోజరిదులు వారి చేతుల్లోవుంది.

"పైగా బెంగాల్ హిందువులను సమర్థిస్తూ ఆ సరిహద్దు వెలుపల 20 కోట్లమంది హిందువులు వుండనేవుంటారు. ఆ స్థితిలో బెంగాల్ హిందువులకు ఏ ముస్లిం ప్రభుత్వమైనా అన్యాయం తలపెడితే ఆత్మహత్య అవుతుంది.

"హిందువులను బెంగాలులో హింసిస్తున్నారనే పత్రికల వార్తలు నిరాధారాలు. అందుకే ఈ విభజనను పదమటి బెంగాల్‌లోని హిందువులంతా కోరుతున్నారని కూడా నమ్మలేము. ఒకచోట అధికారం వస్తుంది కదాయని బెంగాల్ అంతటావున్న తమ సహచరులతో సంబంధం తెంపుకొనడానికి యెవ్వరూ ఒప్పుకొనరు. పైగా బెంగాలును విభజించాలంటే హిందువులు, ముస్లిములు, నిమ్నజాతులవారు అందరూ కలిసి నిర్ణయించాలి. అధిక సంఖ్యాకులు ఒప్పుకోవాలి. భారతదేశంనుంచి ముస్లింలు విడిపోవాలనేదానికి, బెంగాలులో విభజన కావాలనేదానికి చాలా తేడావుంది.

"ఈ ఆందోళనను లేవదీసినది హిందూ మహాసభ. ఆ విధంగా మళ్ళీ తలెత్తాలని వారి ఎత్తు. కాంగ్రెసు చేతుకుబడి పోగొట్టాలని వారి ప్రయత్నం.

"కొనిని మంచి ప్రచారంవున్న పత్రికలు, ప్రచారంలో చాకచక్యం వున్న సమర్థులు ప్రారంభించినా సామాన్య ప్రజలు దీనికి ఆమోదం తెలపడంలేదు. హిందూమహాసభ కాంగ్రెసుకు కూడా నిమ్నజాతులలో పలుకుబడి లేదు. పైన స్థాం ఉటల నూ దళితవర్గాల ప్రాబల్యం ఉన్న. అందుచేత సవర్ణులలో నిమ్నజాతులు కూడా వారిని అనుసరించవు. కనుక ప్రచారం పైకి ఎంత బ్రహ్మాండంగా సాగుతూన్నా ప్రజల్నిమాత్రం ఎక్కువ మందిని ఆకర్షించడంలేదు.

"పోనీ హిందువులు, నిమ్నజాతులు అందరూ విభజన కోరుతున్నారన్నా ఆ కోరికలోని మంచిచెడ్డలను ఒకమారు ఆలోచిద్దాం. బెంగాల్ ఒక్కటిగా వున్నప్పుడు వారి విజ్ఞానానికీ, సంతానికీ, భాషకూ రక్షణ లేదనీ దా వాదవాదన. అటువంటప్పుడు చిన్న భాగంఅయిన పశ్చిమ బెంగాల్ విడిగావుంటే రక్షణ ఎట్లు లభిస్తుంది? ఇది ఆత్మహత్యాకరమైన విధానం అని నా అభిప్రాయం. ఒకవేళ ఏదోవిధంగా రాష్ట్రంలో పాలనలంతా ముస్లిముల చేతిలోనికే జారిపోతుంది అందాం. అప్పుడు మాత్రం హిందువులను ప్రభుత్వం అణచివేయగలదా? వ్యాపారం వ్యవసాయం వారి చేతులలోవుంది. వారి యువకులు బాగా అభివృద్ధి పొందినవారు. అటువంటప్పుడే భయం అర్థంలేనిదికాదా? చీటికి మాటికి నొక్కిచూపి భవిష్యత్తు ఇలా వుంటుందంటూండడం మామూలవుతూంది. ఈనాటి పరిస్థితులనుబట్టి అలా చెప్పడం పొరపాటు.

"పైగా నౌకరిగాని ఎన్నో జిల్లాలలో ముస్లింలు అధిక సంఖ్యాకులున్నారు. ఆ ప్రదేశాలన్నీ సరిహద్దుగానే ఉన్నాయి.

ప్రభుత్వ ఉద్యోగాలు, చదువు సౌకర్యాల విషయంలో ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తున్నామంటున్నారు. ఒకహీనస్థితిలో వున్న ముస్లిముల అభివృద్ధికి అవసరమైనంత ప్రోత్సాహం ఇవ్వడమేలేదు. బెంగాల్ ఒకటిగా వుండాలి అంటూన్న ఈ ప్రభుత్వం మీద అపహాస్యం కల్గించడానికి ఇంత ప్రచారం చేస్తున్న హిందువులు నిమ్నజాతులూ, ముస్లింలు పైకి రానడానికి ఒప్పుకొనరనే సంగతి చెప్పక్కర్లేదు.

Edited, Printed & Published by Katragadda Balagopala Rao at the Prajasakti Press, Machavaram, Bezwada.

END OF ISSUE